Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 114

(Apr. 29, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 114

(Apr. 29, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 — 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 29—4—47 మంగళవారం [సంచిక 114

స్త్రీమానం కాపాడాలి

కలకత్తా, ఏప్రిల్ 27

కలకత్తా మహిళాసభ యిలా తీర్మానించింది :

"బెంగాలులో అరాచకచర్యలు మితిమీరుతున్నవి. …దులో స్త్రీలయెడల మరింత ఘోరంగా నేరాలు సాగు…న్నవి. ఇలాంటి నేరాలుచేసేవారిని శిక్షించాలి. …ంగంగా ఈ నేరాలపై విచారణజరపాలి. ఆ విచారణ …ంఘంలో మహిళాసంస్థల ప్రతినిధులుండాలి. వారి …లపాలను ప్రభుత్వం అమలు జరపాలి."

అనంతసింగుపై నిషేధాజ్ఞ

బెంగాలు ప్రభుత్వ నిరంకుశచర్య

కలకత్తా, ఏప్రియల్ 27

చిటగాంగుజిల్లా కమ్యూనిస్టుకమిటీ కార్యదర్శి అనంతసింగును, చిటగాంగుజిల్లానుండి వెళ్ళిపోవలసిందని బెంగాలుప్రభుత్వం నిషేధాజ్ఞను జారీచేసింది.

…పరోక్ష బ్రిటిష్ అవార్డుకోసం పరీక్షణ

…పాకిస్తాన్ వదలనని జిన్నా

…బెంగాల్ పంజాబ్ విభజించాలని కాంగ్రెస్

…హా మిలిటరీ కేంద్రాలు చెక్కుచెదరకూడదని బ్రిటన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27

రాజ్యాంగ నిర్మాణసభ రేపు సమావేశ…

…

లార్డు ఇస్మే లండన్ వెడతాడు

…

బెంగాలు పంజాబు విభజనపై వాదోపవాదాలు

…

దేశమేకాదు, రాష్ట్రాలుకూడ విభజన కావడం సంభవం

రాజేంద్రప్రసాద్ ప్రకటన

రాజ్యాంగసభ ప్రారంభమయింది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28

రాజ్యాంగ నిర్మాణసభ ఉదయం సమావేశమయింది. అందులో ఉపన్యసిస్తూ అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ ఇలా అన్నాడు. "భారతదేశ విభజనకేకాక, కొన్ని రాష్ట్రాల విభజనకుకూడ సభ్యులు సిద్ధపడి ఉండాలి. అలాంటి విభజనమీద ఆధారపడి మీరు చట్టాన్ని నిర్మించవలసి రావచ్చును."

సభకు ఎనిమిది సంస్థానాలనుండి ప్రతినిధులువచ్చారు. వారుసభ్యత్వస్థానాలు స్వీకరించారు. రాజేంద్రప్రసాదు సంగ్రహంగా రాజ్యాంగసభ కార్యక్రమాన్నివివరించి దేశంమీది విశ్వాసంతో, వచ్చే ఆటంకాలనుబట్టి దృష్టివిమార్చుకుండా పని సాగించాలన్నాడు. …సభ్యుల మరణానికి విషాదాన్ని వెలిబుచ్చారు.

సంస్థానప్రతినిధుల ఆహ్వానిస్తూ త్వరలో మిగత సంస్థానాల ప్రతినిధులు కూడ రాగలరని ఆశించాడు. ఈ మహత్తర కార్యంలో అందరూ చేరవలెనని కోరారు.

"బ్రిటన్ 1948 జూన్ నాటికి భారతీయులకు అధికారాన్ని అప్పగిస్తానని ప్రకటించింది. ఇందువల్ల మనం మరింత త్వరగా పనిచేయవలసిన అగత్యం ఏర్పడింది. …

…

ఉపసంఘాల పని

…

దేశ విభజన జరగవచ్చు

…

రాష్ట్ర విభజన తప్పదు

…

రాజ్యాంగ నిర్మాణం అక్టోబరులో ముగింపు

ఈసారి సమావేశం అయిదు రోజులే

న్యూఢిల్లీ ఏప్రిల్ 27

నేడు రాజ్యాంగసభ కార్యక్రమ నిర్ణయ కమిటీ తన నివేదికను పూర్తిచేసింది. అక్టోబరు 31 తేదీలోగా రాజ్యాంగచట్టం తయారు కావాలని వీరు సూచించారు. ఈ నివేదికను రాజ్యాంగ సభలో బుధవారమో, గురువారమో చర్చిస్తారు.

…

న్యాయస్థాన నిర్ణయం

…

భారత జాతీయోద్యమమే ప్రమాదావస్థలోవుంది

బెంగాల్ కమ్యూనిస్టు కమిటీ హెచ్చరిక

కలకత్తా, ఏప్రిల్ 27

భారత కమ్యూనిస్టుపార్టీ బెంగాల్ కమిటీ, బెంగల్ విభజనపై ఈ దిగువ విధంగా ప్రకటన చేస్తుంది;

"ఏప్రిల్ 20 న ఆట్లీ చేసిన ప్రకటనలో ఒక కుట్ర వుంది. ఇండియాను ముక్కలు, చెక్కలు చేయమని కాంగ్రెసు — లీగులు వట్టుపట్టుతాయనీ, దానిని అవకాశంగా తీసు…

…

ప్రతిఘటిస్తూ ఐక్య పోరాటం అవసరం, కరతోప్స్ నాయకత్వాన పాకిస్తాన్, విభజన మూత్రాలకువిరుద్ధంగా ఏర్పడినకమిటీనిగ్రహించాలి."(సురావర్ది ప్రకటన 4 వ పేజీ)

మరికొన్ని దేశాల్లో జోక్యానికి అమెరికా సన్నాహాలు

…

Roja Muthiah Research Library, 3rd Cross Road, CPT Campus, Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

గాజుల్లంక హత్యలకు బాధ్యులను శిక్షించండి

కుటుంబాలకు నష్టపరిహారం యివ్వండి

ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సభల్లో తీర్మానాలు

ప్రజా నాయకుల హెచ్చరికలు

ఇది ఎస్టేట్ రైతాంగానికి కంతకూ సవాల్

దివితాలూకా రైతుసంఘ కార్యదర్శి ప్రకటన

దివితాలూకా రైతుసంఘ కార్యదర్శి కొల్ల సీతారామయ్యగారిలా ప్రకటించుతున్నారు:

గాజుల్లంక రైతుల పోరాటం చాలకాలం నుండి సాగుతోంది. తన తొత్తులతోను, ప్రభుత్వోద్యోగుల సాయంతోను, పోలీసుల అండతోను, రైతులను వారి భూములనుండి తొలగించాలని జమీందారు చాలకాలం నుండి ప్రయత్నించుతున్నారు. తప్పుడు కేసులుపెట్టి కోర్టులచుట్టూ తిప్పుతున్నారు. 19-4-47 వ తేదీన కాల్పులు, ఎస్టేట్ రైతాంగానికంతకూ సవాల్. కాంగ్రెసు మంత్రివర్గం అవలంబించుతున్న దమననీతిని జమీందారు బాగా ఉపయోగించుకొంటున్నారు.

ఇది ఒక్క గాజుల్లంక రైతుల సమస్య యేగాదు, ఇతర లంక భూములను, సాగు [illegible] భూములను జమీందారు అమ్మజూస్తున్నారు. రైతాంగంలో చీలికలు పెట్ట ప్రయత్నించుతున్నారు. [illegible]

రైతులకు సాయం చేయాలనుకుంటే పోలీసుల శిక్షించాలి

గన్నవరంతాలూకా రైతుసంఘ కార్యదర్శిగారి ప్రకటన

[illegible]

ఎన్నికల ప్రణాళిక జప్తికి తెచ్చుకోవాలి

కాంగ్రెస్ మంత్రివర్గానికి కొత్తపేటతాలూకా రైతు నాయకుల విజ్ఞప్తి

[illegible]

వీరనారి వియ్యమ్మ కుటుంబానికి సాయపడండి

దివితాలూకా మహిళాసంఘ కార్యదర్శిని విజ్ఞప్తి

[illegible]

చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా గాజుల్లంక స్త్రీ పురుషులు కొమాసాలనుండి పోరాడుతున్నారు. తమ పొలంవద్ద కూడు లాగ జాచే జమీందారుని అటవి రౌడీ జంగాన్ని ప్రతిఘటించుతూ వచ్చారు. లంచగొండి పోలీసులు జమీందారుకు అండగా నిలచారు.

జమీందారీ బంటు చంద్రమౌళి రౌడీ జంగాలతో అనేకసార్లు భూమిని ఆక్రమించ ప్రయత్నించినప్పుడు వియ్యమ్మ నాయకత్వం వహించి వారిని తరిమి వేసింది. ఈ కసి వారిలోవుంది.

10 వ తేదీ రాత్రి జమీందారీ తొత్తుల నుండి తమ రెల్లుదుబ్బలను విడిపించుకొని వెళుతున్న వియ్యమ్మను సన్నీ పోట్లతో పోరి [illegible]

[illegible]

కాంగ్రెస్ ప్రభుత్వానికిది తలవొంపు

బందరుతాలూకా మహిళాసంఘ ఖండన

[illegible]

పోలీసులపై తగు చర్య తీసుకోవాలి

వీరులపాడు గ్రామ మహిళాసంఘ విరసన

[illegible]

ఇది మంత్రివర్గానికి కళంకం

పేంపాడు, ముక్కపాడు మహిళాసంఘాల ఖండన

[illegible]

వున్న రైతాంగంపై కాల్పులు కాల్చిన మంత్రివర్గానికి తీరని కళంకం. [illegible] విచారణ కమిటీ వేయాలి. దుండగీడులను శిక్షించాలి. [illegible] నష్టపరిహారం [illegible] అరెస్టు చేసినవారందరినీ విడుదల చేయాలి.

వెల్లటూరు మహిళాసభలో ఖండన

ఏప్రిల్ 14 వ తేదీన వెల్లటూరులో గుంటూరుజిల్లా మహిళాసంఘ అధ్యక్షురాలు [illegible] జరిగింది. సభకు సుమారు 500 మంది హాజరయ్యారు. గాజుల్లంక [illegible]

[illegible]

గాజుల్లంక రైతులకు సానుభూతిగా ఊరేగింపులు సభలు

తరిమెళ్ళ

[illegible]

కొత్తపాలెం

[illegible]

రాజవోలు

[illegible]

పోతార్లంక

[illegible]

చేనేత కాంగ్రెసు నాయకుని అధికార దుర్వినియోగం

సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంచరాదట

[illegible]

గ్రామ గ్రామాన సభలు

[illegible]

డిటెన్యూలను విడుదల చెయ్యాలి

[illegible]

కైకలూరు తాలూకా కూలీ మహాసభ

[illegible]

కృష్ణాజిల్లా చేనేత పారిశ్రామిక మహాసభ

మే 5-6, కప్పలదొడ్డిలో

[illegible]

గాజుల్లంక రంగంలోకి గొట్టిపాటి బ్రహ్మయ్య అవతరణం

కులతత్వాలను రెచ్చగొట్టడంద్వారా రైతుల ఐక్యత భగ్నంచేయడానికి కుట్రలు

[illegible]

ఏలూరు తాలూకాలో పోలీసుల హంగామా

[illegible]

శిస్తు వసూళ్లలో మునసబు మోసం

[illegible]

స్వాతంత్ర్యయోధులను విడిపించుకొనండి

అంబికాచక్రవర్తి ఉపన్యాసం

[illegible]

చీపురుపల్లి ప్రాంతాల్లో నూలు సప్లయిలేదు

[illegible]

చేనేతబట్టకు రేషనింగు పెట్టాలి

[illegible]

తూర్పుగోదావరిజిల్లా రైతుమహాసభ

[illegible]

సారవంతమైన మాగాణ ప్రాంతంలో పేదలకు తిండిగింజల కరువు

గుంటూరు జిల్లా ఆహార పరిస్థితి

[illegible]

తాడికొండ ఫిర్కాలో ప్రజల దుస్థితి

[illegible]

అచ్చమ్మపేటలో ధాన్యంకొరత

ఫిర్కా ఆఫీసరు అక్రమాలు

[illegible]

వినుకొండ తాలూకా కరువు పరిస్థితి

రైతులపై బెదిరింపులు

[illegible]

చేనేత పారిశ్రామికుల యిబ్బందులు

[illegible]

జర్మనీకి మద్దతు ఫ్రాన్సుకు ద్రోహం

బ్రిటన్ - అమెరికాల వైఖరిపై ఫ్రెంచి ప్రతినిధి ఖండన

జినీవా, ఏప్రిల్ 28

"దెబ్బతిన్నవారిపై శత్రువుని, హంతకుని ఆదరిస్తున్నారు. ఫ్రాన్సు అవసరాలను నిర్లక్ష్యంచేసి, జర్మన్ పరిశ్రమలను అభివృద్ధిచేయాలని కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది తగదు. నాజీ వ్యతిరేక యుద్ధంలో అపార త్యాగాలు చేసిన ఫ్రాన్సును ఈవిధంగా చూడడం ఘోరం. దీనిని సాగనివ్వం," అని ఈరోజు యిక్కడ జరిగిన "అంతర్జాతీయ లేబర్ ఆఫీసు బొగ్గు ఉపసంఘ" సమావేశంలో ఫ్రెంచి బొగ్గు కార్మికుల ప్రతినిధి హెన్రీ మార్టెల్ ఉద్వేగంతో ...

... బొగ్గు గనులను పోలెండు నుంచి లాక్కొని జర్మనీకిచ్చివేయడానికి బ్రిటన్, అమెరికాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది పోలెండు కృషికీ, పోదర యూరపదేశాల పునర్నిర్మాణానికీ దెబ్బతీయగలదు," అని చెప్పారు.

అమెరికా చేతక్రింద నాజీప్రచారకోద్యోగి

తొలగించక తప్పిందికాదు

ఫ్రాంక్‌ఫర్టు, ఏప్రిల్ 27

బెర్లిన్‌లో, అమెరికా ఆక్రమిత ప్రాంతంలోని రేడియో కేంద్రంలో సమాచారశాఖ నాయకుడుగా హాన్స్ జోర్గెన్ కెర్టెన్ అనే అతన్ని అమెరికావారు దాలారోజుం క్రిందట నియమించారు.

...

వంటివాటిని గుర్తించే జర్మనీ విషయంలో నాజీ నిర్మూలన కార్యక్రమానికి ప్రధాన స్థానం ఇవ్వాలని సోవియటు అంతగా పట్టుబడుతూంది. బ్రిటన్, అమెరికాలు ఆవిషయంలో అంత ఉత్సాహాన్ని చూపడంలేదు.

అమెరికాకు వేయి మంది జర్మన్ నిపుణులు

జెప్లిన్ విమాన నిర్మాతకూడా

బ్రిటన్, అమెరికా అధీనమండలాల్లోని జర్మన్ శాస్త్రజ్ఞులు, ఇతర నిపుణుల్లో వేయి మందినిపైగా అమెరికాకు పంపారు. అక్కడ వీరు అమెరికా ప్రభుత్వంకోసం శాస్త్రపరిశోధన సాగిస్తారట.

జెప్లిన్ విమాన పరిశ్రమ నాయకుడైన శాస్త్రజ్ఞుడు ఎక్నెర్ వీరిలో ఒకడు.

పారిశ్రామికాభివృద్ధి లేనిది స్వాతంత్ర్యం దక్కదు

యుగోస్లావియాలో పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెడుతూ మార్షల్ టిటో

బెల్‌గ్రేడ్, ఏప్రిల్ 27

యుగోస్లావియా పునర్నిర్మాణానికి మార్షల్ టిటో ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికను నిర్ణయించింది. దీనిని కొనసాగించడానికి 3 1/5 కోట్ల పౌనులు ఖర్చవుతుంది. దేశం పారిశ్రామికంగా బాలఅభివృద్ధిచెంది, ఆర్థికంగా స్వయంపోషకంకావాలన్న దృష్టితో ఈ ప్రణాళికను ...

...

తూర్పు యూరప్ ప్రజారాజ్యాలు ముందటికన్నా దృఢతర సంఘీభావాన్ని, ఐక్యతను నిర్మించుకొని, ట్రూమన్ విధానానికి జవాబు చెప్పగలరని టిటో అన్నారు.

మార్షల్ టిటో

ట్రూమన్ విధానంపై టిటో విమర్శ

అమెరికా రేడియో వ్యాఖ్యాత జోహన్స్ స్టీల్ మొన్న మార్షల్ టిటోను ఇంటర్వ్యూ చేశాడు. అమెరికా ప్రస్తుత విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ టిటో, అతనితో ఇలా అన్నారు:

"కమ్యూనిజంపై ధర్మయుద్ధమంటూ దిండుు ట్రోక్కడం కొత్త విషయంకాదు. ఫాసిస్టు అక్షరాజ్యాలు, తమ దురాక్రమణ దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోడానికి, ఈ కమ్యూనిస్టు వ్యతిరేక ముసుగునే ఉపయోగించారు. ఈనాడుకూడా, సామ్రాజ్య విస్తరణవాదులు, తమ కుతంత్రాలను కప్పిపుచ్చుకోడానికే ఈ వివాదాన్ని ఉపయోగిస్తున్నారు."

ఒక్క మిత్రరాజ్యసమితే పాలస్తీనా సమస్యను పరిష్కరించగలదు

'న్యూటైమ్సు' వ్యాఖ్య

మాస్కో, ఏప్రిల్ 28

పాలస్తీనా సమస్యను చర్చించడానికి మిత్రరాజ్యసమితి ప్రత్యేక సమావేశం ఈ వేళ ప్రారంభమవుతుంది. ఈ మహాసభ జరగడం చాల మంచిదంటూ సుప్రసిద్ధ సోవియటు వార పత్రిక 'న్యూ టైమ్సు', నిన్న ఇలా రాసింది:

"పాలస్తీనా సమస్యను పరిష్కరించగలది ఒక్క మిత్రరాజ్యసమితే. బ్రిటన్ వలన పాలనవల్ల లాభం లేదు. అది అప్రతిష్ఠ పాలయింది.

...

... పోయాయి. దీనితో బ్రిటన్ మాండేటరీపాలన వరువమర్యాదలను పూర్తిగా కోల్పోయింది. బ్రిటన్ అధికారులే ఈ విషయాన్ని కాదనలేకుంటున్నారు," అని 'న్యూటైమ్సు' రాసింది.

రాజ్యాంగ నిర్మాణం

(1 వ పేజీ తరువాయి)

ఈరోజు సాయంత్రం రాజ్యాంగసభ కాంగ్రెస్‌పార్టీ సమావేశమయింది. కృపలాని అధ్యక్షత వహించారు. పండిత నెహ్రూ సమావేశకార్యక్రమంవివరించి శుక్రవారంతో సభ ముగుస్తుందన్నారు. తర్వాత ... సంఘాలు ... పనిముగించాలన్నారు.

భాషాప్రయుక్త రాష్ట్ర నిర్మాణం గూర్చి డాక్టర్ పట్టాభిగారు చర్చింపాలనికోరారు. కాని ఈ సమస్యను రాష్ట్ర రాజ్యాంగ ... అప్పగించాలని ... వేశారు.

సమావేశ కార్యక్రమం

ఈసారి సమావేశకార్యక్రమం ఇలాఉంది.

నరేంద్ర మండలితో ... తీర్మానం నెహ్రూ ప్రవేశపెడతారు. దానిమీద చర్చ జరుగుతుంది. ...

...

... సభ అధ్యక్షునికి ఒక ఉత్తరం వ్రాశారు. ... త్వరలో నివేదిక ముగించలేనందున ... రము వెలిబుచ్చారు. వ్యవధి ... నతను కోరుతూ ఒక తీర్మానం తెస్తారు.

విభక్త భారతదేశంలో సంయుక్త బెంగాల్ కావాలి

పత్రికా ప్రతినిధుల సభలో సురావర్ది

న్యూఢిల్లీ, ఏప్రియల్ 27

నేటి సాయంకాలం బెంగాలు ప్రధాని సురావర్ది పత్రికా ప్రతినిధుల సభలో మాట్లాడారు. సభ ప్రారంభంలో ఆయన విలేఖరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇల్లా చెప్పారు:

...

"బెంగాల్ విభజనకై జరుగుతున్న అందోళన బెంగాల్ అభివృద్ధిని కోరుతూన్నవారికి బాధాకరంగా వుంది. ఇంత జనాభావున్నా, చదువు సంపదలున్నా బెంగాల్ మంత్రివర్గంలో తగుపాటి స్థానాలులేక పోయామే అనే నిరాశ, నిస్పృహతో కొందరు హిందు ...

...

వులు, ముస్లింలు, నిమ్నజాతులవారు అందరూ కలిసి నిర్ణయించాలి. అధిక సంఖ్యాకులు నొప్పుకోవాలి. భారతదేశంనుంచి ముస్లింలు విడిపోవాలనేదానికి, బెంగాలులో విభజన కావాలనేదానికి చాలా తేడావుంది.

"ఈ ఆందోళనను లేవదీసినది హిందూ మహాసభ. ఆవిధంగా మళ్ళీ ... వారి ఎత్తు. కాంగ్రెసు ... లని వారి ప్రయత్నం.

"దీనికి మంచి ప్రచారంవున్న పత్రికలు, ప్రచారంలో ... వున్న నదస్యులు ప్రారంభించినా సామాన్య ప్రజలు దీనికి ఆమోదం తెలపటంలేదు. హిందూమహాసభ కాంగ్రెసుకూ ... నిమ్నజాతులలో పలుకుబడి లేదు. ...

...

బెంగాలు విభజనకూడదు

తర్వాత ... సురావర్ది ఇలా చెప్పారు:

...

Edited, Printed & Published by Kairagadda Rajagopala Rao at the Prajasakti Press, Mochalraiampuram, Bezwada.

END OF ISSUE